ఆంధ్రజ్యోతి

ఉష్ణోగ్రతలు గరిష్ఠం : 24.0 కనిష్ఠం : 22.0

ANDHRAJYOTHY 5





జోగులాంబ **గద్వాల** జిల్లా వార్తలు

గురువారం 14 ఆగస్టు 2025


అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : అదనపు కలెక్టర్

వంగూరు ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులను ఆదేశించారు. బుధవారం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ భవనంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసర పండగకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రామానికి వస్తున్నందున అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వంద శాతం సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.









నెట్టింట్లో బాల్యం

- అన్నం తినాలంటే అదే..
- క్లాసులు వినాలన్నా అదే..
- పడుకునే సమయంలోనూ రీల్స్ చూస్తూ కాలక్షేపం
- బయట ఆటలకంటే.. సెల్‌ఫోన్‌లో ఆటలపైనే మక్కువ
- తల్లిదండ్రులదే తప్పు.. మానసిక సమస్యలతో ముప్పు

స్మార్ట్ ఫోన్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.. వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి, సృజనాత్మకతకు గొడ్డలిపెట్టులా మారాయి. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల కళ్లు దెబ్బతినడంతోపాటు ఏకాగ్రతను కోల్పోతున్నారు. నెలల వయస్సున్న చిన్నారులు సైతం సెల్‌ఫోన్లకు బానిసలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకు ముందు చిన్నారులకు అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని చంద్రుడిని చూపించి తినిపిస్తే.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పెడితే గానీ ముద్ద మింగడం లేదు.

ఫోన్ ఇవ్వకుంటే ఏడ్పులు.. ఇచ్చేదాక మంకుపట్టు

మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెరుగుతున్న సాంకేతిక మంచికే అని సంతోషించాలో.. బానిసలుగా మార్చుతుందని దుఃఖించాలో తెలియని అయోమయ స్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. ఇన్‌స్టాలో రీల్స్ చూడటం.. ఫేస్‌బుక్ మిత్రులతో కబుర్లు చెప్పుకోవడం, వాట్సప్‌తో స్టేటస్‌లను పంచుకోవడం, ఎక్స్ హ్యాండిల్‌లో తాజా ట్వీట్లు చదవడం, యూట్యూబ్ ప్రపంచంలో మునిగి తేలడం, స్నాప్ చాట్‌లో ఫొటోలు తీసుకోవడం షరా మామూలు అయిపోయింది ఈ రోజుల్లో.. పెద్దవారు తమ ఆఫీసు పనుల కోసమో.. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కావడం కోసమో.. ఫోన్ ఎక్కువగా చూస్తున్నామని చెబుతుంటారు.. మరి పిల్లలు ఫోన్ ఎందుకు ఎక్కువగా చూస్తున్నారంటే గతంలో కారణాలు ఉండేవి కావు.. కానీ కరోనా తర్వాత నుంచి ఆన్‌లైన్ క్లాసులనో.. స్టడీ మెటీరియల్ కోసమనో సాకులు చెబుతూ నెట్టింట్లో మునిగి తేలుతున్నారు. పాఠశాల నుంచి వచ్చినప్పటి నుంచి మళ్లీ స్కూల్ బస్సు ఎక్కే వరకు తమ సమయాన్ని అత్యధికంగా సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. అన్నం తినాలన్నా అదే.. ఇంట్లో పేరెంట్స్ వారి పని చేసుకోవాలన్నా అదే..

(మిగతా 6లో..)

ఆంధ్రజ్యోతి సర్వే

ఆరు ప్రశ్నలతో ఆంధ్రజ్యోతి సర్వే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైమరీ దశ నుంచి హై స్కూల్ వరకు పిల్లలు సెల్‌ఫోన్ ఏ మేరకు వాడుతున్నారు? అనే విషయంపై 'ఆంధ్రజ్యోతి' బుధవారం సర్వే నిర్వహించింది. మొత్తం ఆరు ప్రశ్నలను విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి, 2,600 శాంపిళ్లను సేకరించింది. ఇందులో పేరెంట్స్ చెప్పిన ప్రకారం ఫోన్‌కు పిల్లలు బానిసలుగా మారుతున్నారనేది స్పష్టమవుతోంది. ఫోన్ ఇవ్వకుంటే ఏడవడం, స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకోవడం, రాత్రి పొద్దుపోయే వరకు ఇంట్లో ఒంటరిగా రీల్స్ చూడటం, చదువుకు సంబంధించిన విషయాల కోసం ఫోన్ చూస్తున్నామని చెప్పడం వంటి విషయాల్లో విద్యార్థులు ఎక్కువగా ఫోన్‌కు బానిసలవుతున్నారు. అలాగే తల్లిదండ్రులకు తెలియకుండా సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించడం, అస్తమానం ఫోన్ మాట్లాడటం కూడా రానురాను పెరుగుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ముందుగా తల్లిదండ్రులు వారికి అలవాటు చేసి.. ఇప్పుడు మానడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా చేస్తున్నారు.

మెదడుపై తీవ్ర ప్రభావం | **సెల్‌ఫోన్‌తో కంటి సమస్యలు** | **పర్యవేక్షణ చాలా అవసరం**

6వ పేజీలో..

ఫోన్ ఇవ్వకుంటే ఏడుస్తారు



మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకపాప మూడో తరగతి చదువుతోంది. మరో పాప యూకేజీ చదువుతోంది. ఇద్దరూ స్కూల్ నుంచి రాగానే కాసేపు ఫోన్ చూసిన తర్వాతనే హోం వర్క్ చేయడానికి కూర్చుంటారు. ఆ తర్వాత మళ్లీ కాసేపు ఫోన్ చూసి, రాత్రి భోజనం చేస్తారు. మళ్లీ పడుకునే ముందు ఫోన్ చూసి పడుకుంటారు. రోజూ ఇదే జరుగుతోంది. ఫోన్ ఇవ్వకుంటే ఏడుస్తారు. ఆదివారం వస్తే రోజంతా ఫోన్‌లోనే మునిగిపోతున్నారు.

– స్వప్న, దేశాయిపల్లి, దామరగిద్ద

ఫోన్ ఇస్తేనే భోజనం



ప్రస్తుతం పిల్లలు ఫోన్‌కు బాగా అలవాటైపోయారు. సాంకేతికత పెరగడంతో అనివార్యంగా ఫోన్లు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండటం, పిల్లలు మారం చేస్తుండటంతో ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. కరోనా తర్వాత ఆన్‌లైన్ క్లాసుల పేరిట మరింత వాడకం ఎక్కువైంది. తరగతుల వరకే పరిమితమైతే పర్వాలేదు. కానీ రీల్స్, వీడియోస్ చూస్తూ, గేమ్స్ ఆడుతున్నారు. ఫోన్ ఇస్తేనే భోజనం చేస్తున్నారు.

– రఘు, పేరెంట్, మక్తల్, నారాయణపేట

ఎడతెరిపి లేని వాన

- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- కృష్ణానదిలో ప్రయాణంపై ఆంక్షలు
- దుందుభి నదికి పెరుగుతున్న వరద
- జూపల్లి శివారులో కేఎల్ఐ కాలువకు గండి

6



సిర్సవాడ వద్ద దుందుభీ నదిలో చెక్‌డ్యామ్‌పై నుంచి పారుతున్న వరద

భక్తిశ్రద్ధలతో గెల్వలాంబ బ్రహ్మోత్సవాలు



బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వెళ్తున్న మహిళలు

వంగూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు పట్టణంలో గెల్వలాంబ బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శ్రావణ మాసం బోనాల ఉత్సవంతో వంగూరు పరవశించింది. భక్తులు బోనాలు, కోడిపుంజులు, మేక పోతులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

నల్లమలలో ఎవరూ అనారోగ్యంతో బాధపడొద్దు

-ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నల్లమలలో ఎవరూ అనారోగ్యంతో ఇబ్బంది పడొద్దు, ప్రతీ ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సర్జికల్ క్యాంపులో భాగంగా 3వ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కలిసి రోగులకు సర్జరీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన రోగులలో ప్రధానంగా హెర్నియా, గర్భసంచి, కణితులు, శరీరంపైన గడ్డల సంబధింత సమస్యలతో వచ్చారని, వారికి విజయవంతంగా సర్జరీలు చేశామన్నారు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఇక్కడే సర్జరీ చేస్తామని తెలిపారు. ప్రజలందరూ అధైర్యపడవద్దని, అందరికి వైద్యం అందిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు, జనరల్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఎరువుల కోసం తప్పని తిప్పలు

- ఎకరాకు ఒక బస్తానే ఇస్తున్న అధికారులు
- సరిపడా యూరియా ఇవ్వక మళ్లీమళ్లీ వస్తున్నరైతులు

బిజినేపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తుండంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పంటలు కూడా బాగానే ఉన్నాయి. వరి, మొక్క జొన్నకు ప్రస్తుతం యూరియా అవసరం ఉంది. కానీ యూరియా కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఉదయం నుంచే దుకాణాల వద్ద వేచి ఉంటున్నారు. బిజినేపల్లి పట్టణంలోని పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్ద బుధవారం రైతులు బారుతీరారు. ప్రతీ రైతు ఆధార్ నెంబరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, మొబైల్ నెంబరు వంటి వివరాలను అన్‌లైన్‌లో నమోదు చేసి రైతు వేలిముద్ర వేసిన తర్వాత ఎరువులు ఇస్తున్నారు. కానీ ఒక్క రైతుకు ఎకరాకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంతో సరిపోక పదేపదే కొనుగోలు కేంద్రాలకు రావాల్సి వస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతులకు సకాలంలో సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.



బిజినేపల్లిలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు

క్రెడిట్‌కార్డు అప్‌డేట్ **సాకుతో మోసం**
- బ్యాంకు ఖాతాల్లోంచి నగదు స్వాహా
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

7

గన్యాగుల వద్ద **స్కూల్ బస్సు బోల్తా**
- 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు

కేజీబీవీలో **గొడవపై విచారణ**
- ముగ్గురు వర్కర్ల తొలగింపు

7

జాతీయ స్థాయి పోటీలకు **గద్వాల జిల్లా క్రీడాకారులు**

6

గాలం వేస్తే చేప చిక్కాల్సిందే..

- కేసరి సముద్రంలో మంత్రి జూపల్లి చేపల వేట

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రంలో బుధవారం సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు చేపల వేట చేశారు. పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో కేసరి సముద్రం వద్దకు చేరుకొని మత్స్యకారులతో ముచ్చటించారు. చేపల వేటకు దిగిన మత్స్యకారుల వలను తీసుకుని కొద్దిసేపు వల విసిరాడు. వలకు ఒక్క చేపకూడా తగలలేదు. తాను గాలం వేస్తే చేప చిక్కాల్సిందే అంటూ ఆ పక్కనే ఉన్న గాలాన్ని తీసుకొని వేశాడు. వెంటనే మంత్రి వేసిన గాలానికి చేప చిక్కింది. దీంతో మంత్రి మురిసిపోయారు.



గాలానికి పడిన చేప పిల్లను చూస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

యూరియా కోసం ఆందోళన వద్దు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రస్తుతం అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకువెళ్లేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ పాన్‌గల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు నానో ఎరువుల పైన రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్, ఎంపీడీవో ఉన్నారు.



స్టాక్ వివరాలను పరిశీలిస్తున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి

అత్యవసర శాఖల అధికారుల సెలవులు రద్దు

- కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రాబోయే 72 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో పాల్గొనే శాఖల అధికారుల సెలవులు రద్దు చేసినట్లు నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, గ్రామపంచాయతీ, నీటిపారుదల శాఖల అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవించే ప్రదేశాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు 08540-230203 ఫోన్ చేయాలని సూచించారు.

గంజాయి విక్రయాలపై దాడులు

- ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గంజాయి స్వాధీనం?

గద్వాల క్రైం, ఆగస్టు 13 (అంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గంజాయి తాగుతున్న ముగ్గురు యువకులను ఆదుపులోకి తీసుకొని వారిలో ఇద్దరిని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు. అలాగే మంగళవారం కూడా గంజాయి తాగుతున్న మరికొందరిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా బుధవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని షెరెల్లివీధికి చెందిన ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పట్టణంలోని షెరెల్లివీధికి చెందిన ఈ వ్యక్తి కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి యువకులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని పట్టుకున్న ఈ విషయాలను పోలీసులు ఇప్పుడే వెల్లడించేందుకు సుముఖత చూపడంలేదు. ఏది ఏమైనా జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయిని నిర్మూలించేందుకు జిల్లా పోలీసులు దాడులను ముమ్మరం చేస్తున్నారు.

గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి



మన్ననూరులో ఐటీడీఏ కార్యాలయ అధికారికి వినతి పత్రాన్ని అందిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మన్ననూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో మన్ననూరులోని ఐటీడీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ హాజరై గిరిజన విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, శిథిలావస్థ దశకు చేరిన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మొటిక్ చార్జీలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కారం కాకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ కార్యాలయ అధికారి ఎండీ జాఫర్ హుసేన్‌కు అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్, డివిజన్ నాయకులు ప్రవీణ్, విజయ్, అఖిల్, సుల్తాన్, మండల నాయకులు చరణ్, నగేష్ పాల్గొన్నారు.

ట్రంప్.. తన విధానాలు వెనక్కి తీసుకోవాలి



మహబూబ్‌నగర్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు

పాలమూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై పెట్టిన అదనపు సుంకాలను వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, బీకేఎంయూ, ఏఐఏడబ్ల్యు పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వర్ధమాన దేశాలపై ఇష్టానుసారంగా ఆంక్షలు విధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా భారతదేశంపై 50శాతం పన్నులు విధించడం దుర్మార్గమైందన్నారు. అమెరికా విదేశాంగ విధానం అమలైతే భారతదేశంలోని కోళ్ల పరిశ్రమ, పాడిపరిశ్రమ, ఫార్మాపరిశ్రమ తీవ్రంగా దెబ్బతిని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, దివాలా తీస్తారని ధ్వజమెత్తారు. విదేశాంగ విధానంపై మోదీ అమెరికాకు జవాబు చెప్పాలన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక లేబర్ కోడ్లు, నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, కిల్లెగోపాల్, ఖమర్ అలీ, వరద గాలెన్న, చంద్రకాంత్, ఆది విష్ణువర్ధన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్, బి.కె.ఎం.యూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, గోపాల్‌నాయక్, మొగులన్న, అంజి, సుందర్, నాని, భార్గవి, పద్మావతి, ఇందిర, బుచ్చన్న, జాంగీర్‌లు పాల్గొన్నారు.

ఆనందోత్సాహాల నడుమ పోచమ్మ బోనాలు



బోనాలతో ఊరేగింపుగా వెళుతున్న మహిళలు

మన్ననూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అమ్రాబాద్ మండలం మన్ననూరులోని బేడ బుడగజంగాల కాలనీ వాసులు పోచమ్మ బోనాల పండుగను బుధవారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ప్రతీ ఏటా శ్రావణమాసంలో పోచమ్మ బోనాలను నిర్వహించడం కుల ఆచారం. బుధవారం మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండలతో యువకుల నృత్యాలు డప్పు వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బోనాలను పోచమ్మ దేవతకు సమర్పించారు. నైవేద్యాలు, జంతు బలిహరణ చేసి కులదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. కులస్థులందరూ కలిసి సామూహికంగా భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివాజీ గెలవయ్య, ఉపాధ్యక్షుడు ఆలేటి రామలింగం, కమిటీ సభ్యులు కప్పెర నిరంజన్, శ్రీను, కృష్ణగోపాల్, వెంకటయ్య, వంశీ, స్వామి, ప్రసాద్, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎడతెరిపి లేని వాన

- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- కృష్ణానదిలో ప్రయాణంపై ఆంక్షలు
- దుందుభీ నదికి పెరుగుతున్న వరద
- జూపల్లి శివారులో కేఎల్‌ఐ కాలువకు గండి

కొల్లాపూర్/ తాడూరు/ తెలకపల్లి/ చారకొండ/ మరికల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రానున్న మూడు రోజుల పాటు తీవ్ర వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో బోటు ప్రయాణంతో పాటు, చేపల వేటను నిషేధించారు. నదీ తీరం వెంట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, చెల్లెపాడు, కాలూరు, కృష్ణానది తీర ప్రాంతాల్లో మర బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి. వరద ఉధృతి అధికంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేశ్ సూచించారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

మూడు మండలాలకు రాకపోకలు బంద్

ఎడతెరిపి లేని వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభీ నదిలో వరద కొనసాగుతోంది. దీంతో తాడూరు మండలంలోని సిర్సవాడ కల్వకుర్తి, ఊర్కొండ, మిడ్జిల్ మండలాలకు వారం రోగులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్‌వే పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలను నిలిపివేసినట్లు ఎస్‌ఐ గురుస్వామి తెలిపారు. దుందుభీ పరివాహక ప్రాంతాలైన పాపగల్ నుంచి గుట్టలపల్లి వరకు 13 గ్రామాల ప్రజలు నది దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. రామగిరి, కల్వకుర్తి, నడిగడ్డ, తెలకపల్లి మండలాల పరిధిలో దుందుభి వాగును ఎవరూ దాటకుండా కంచె వేసినట్లు తెలకపల్లి ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. వాగు దాగ్గర ఒక పోలీసు 24 గంటలు డ్యూటీలో ఉంటారని తెలిపారు.



నిండుకుండలా ఉన్న సోమశిల కృష్ణానది దృశ్యం



దుందుభీ నదిని దాటకుండా ముళ్లకంప, బారికేడ్ ఏర్పాటు చేసిన ఎంపీడీవో శ్రీనివాసులు, అధికారులు

అలుగు పారుతున్న జిన్నారం వాగు

నారాయణపేట జిల్లా, మరికల్ మండలంలోని జిన్నారం వాగు ఉధృతంగా పారుతోంది. ఎస్‌ఐ రాములు, ఏఎస్‌ఐ ఎల్లయ్య బుధవారం వాగు పరిసరాలను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎవరైనా వరదలో చిక్కుకుంటే, గమనించిన వారు వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

నీట మునిగిన పంటలు

నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలంలోని జూపల్లి గ్రామ శివారులో ఎంజీకేఎల్‌ఐ డీ-82 ప్రధాన కాల్వకు బుధవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో సమీపంలోని పొలాల్లో పంటలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న నీటి పారుదల శాఖ ఎస్‌ఈ పార్థసారథి, డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఈఈ శ్రీకాంత్, సీఐలు విష్ణువర్ధన్‌రెడ్డి, నాగార్జునలు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువకు వెంటనే మరమ్మతు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరైనా కావాలని కాలువకు గండ్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రాత్రి కల్వకుర్తి పట్టణంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కాలువకు గండి ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

'సంగంబండ' నుంచి నీటి విడుదల

మక్తల్‌రూరల్ (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని సంగంబండ జలాశయానికి ఎగువనున్న పెద్ద వాగు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో బుధవారం మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ సురేశ్ తెలిపారు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 3.313 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు.

కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

ఆత్మకూరు (ఆంధ్రజ్యోతి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా గడిచిన 24 గంటల్లో 3.591 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు మొత్తంగా 220.321 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు తెలిపారు. దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 3.591 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 260.693 మిలియిన్ యూనిట్ల విద్యుత్ రాబట్టినట్లు ఆయన తెలిపారు.



ఎంజీకేఎల్‌ఐ కాలువకు గండి పడడంతో వృథాగా పోతున్న నీరు




డీఎస్పీ వెంకట్‌రెడ్డితో మాట్లాడుతున్న నీటి పారుదల శాఖ ఎస్‌ఈ పార్థసారథి

రోజంతా ముసురు

మహబూబ్‌నగర్/నారాయణపేట/నాగర్‌కర్నూల్ టౌన్/వనపర్తి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం రోజంతా ముసురు కురుస్తూనే ఉంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో 23.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో 22.0 మి.మీ., కొత్తపల్లి మండలంలో 15.3, నర్వ మండలంలో 14.3, గుండుమాల్ మండలంలో 13.5, దామరగిద్ద మండలంలో 13.0, ధన్వాడ మండలంలో 55.8 మి.మీ. వర్షపాతం నమోదు అయింది.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో 20.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పెద్దకొత్తపల్లిలో 17.2, అమ్రాబాదులో 15.6, పదరలో 13.4, చారకొండలో 13.2, ఉప్పు నుంతలలో 12.2, పెంట్లవెల్లిలో 12.0, కల్వకుర్తిలో 11.4, కోడేరులో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలో 14 మి.మీ. వర్షపాతం నమోదైంది.

కోయిల్‌సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం



కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 29.5 అడుగులకు చేరుకున్న నీటిమట్టం

దేవరకద్ర, (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 29.5 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా, ప్రస్తుతం 29.5 అడుగుల మేర నీరు చేరింది. మరో మూడు అడుగుల మేర నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుంది. అప్పుడు గేట్లు తెరిచే అవకాశం ఉందని ఈఈ ప్రతాప్‌సింగ్ తెలిపారు.

వర్షానికి కూలిన ఇల్లు



ఖిల్లా గణపురంలో కూలిన ఇంటిలో బాధితుడు వాకిటి కొండన్న

ఖిల్లాగణపురం (ఆంధ్రజ్యోతి) : వరుస వర్షాలతో వనపర్తి జిల్లా, ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో షాపురం వాకిటి కొండన్నకు చెందిన మట్టి ఇల్లు బుధవారం సాయంత్రం కూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించగా, అదే ఇంట్లోని మరో గదిలో ఉంటామని వారు తెలిపారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుగుణ సూచించారు.

చంద్రసాగర్ - అమ్రాబాద్ ఎత్తిపోతల చేపట్టాలి

- పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి

కొత్తకోట ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో నదుల నీటికి నోచుకోని ప్రాంతాలకు చంద్రసాగర్ - అమ్రాబాద్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తకోటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను విస్తరించిన నల్లమల అప్పర్ ప్లాట్ సమీపంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా అక్కడి భూములకు వర్షపు నీరే ఆధారమన్నారు. సాగునీరు లేనందున ఆ ప్రాంతాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వాలు చదువు అందించలేక పోవడంతో నిరాక్షరాసులుగా అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల బిడ్డగా చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అమ్రాబాద్, పదర మండలాల అభివృద్ధి... సాగునీటితో సాధ్యమవుతుందని గ్రహించలేకపోవడం దురదృష్టకరమన్నారు. దుందబీ నీటి నిలువ కోసం డిండి ప్రాజెక్టు నిర్మించి వందేళ్లు అవుతున్నా ఆ ప్రాజెక్టుపై ఎత్తిపోతల ఏర్పాటు చేసి సాగునీరు అందించాలనే ఆలోచన చేయడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నల్లమల ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచుల జీవితాలను బాగు చేసే కార్యాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలన్నారు. మత్స్య సంపద హక్కులు కల్పించడానికి ప్రత్యేక చట్టం తేవాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక నాయకులు వెంకటేశ్వర్లు, నారాయణ, వెంకట్రాములు ఉన్నారు.



కరపత్రాలను విడుదల చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, నాయకులు

జాతీయ స్థాయి పోటీలకు నాగర్‌కర్నూల్ జిల్లా క్రీడాకారుల ఎంపిక



క్రీడాకారులను అభినందిస్తున్న అదనపు కలెక్టర్ దేవసహాయం

నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ 2025 సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. బుధవారం జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం ఆధ్వర్యంలో ఎంపికైన విద్యార్థులు పి.ఆనంద వర్షిణి, ఎం.వి.ధ్యానాంజలి, ఎం.కీర్తి, టి.రుత్విక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిశారు. అదనపు కలెక్టర్ వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చిన్న ఓబులేష్, జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం, డీఎస్‌వో వెంకటరాములు, కోచ్, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు గద్వాల జిల్లా క్రీడాకారులు



జిల్లా క్రీడాకారిణులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి

గద్వాల అర్బన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : సబ్ జూనియర్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జోగుళాంబ గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు నందిని, లక్ష్మి ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి, ఫిజికల్ డైరెక్టర్లు బీసన్న, హైమావతి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థినులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 3న సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ గర్ల్స్ ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ నెల 18 నుంచి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌లో జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ క్రీడాకారిణులు నందిని, లక్ష్మి ఎంపికపై అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి త్యాగరాజు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్ సేవా సమితి అధ్యక్షుడు ఇండికా శివ, సీనియర్ క్రీడాకారులు జగన్, తిరుమల్, రమణ, నవీన్, ఆనంద్‌కుమార్, మాజీ కౌన్సిలర్ పాండు ఉన్నారు.

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక

తెలకపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని సిద్ధార్థ మోడల్ స్కూల్‌లో మూడో తరగతి చదివిన ఎస్.వైష్ణవి రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ నాలుగో తరగతికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గౌడ్, ఎం.శివప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ఐదో ర్యాంకు సాధించి హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్‌కు చిన్నారి ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పాటు పాఠశాల కరెస్పాండెంట్ ఎం.విజయ్‌గౌడ్, స్వేరోస్ జిల్లా నాయకుడు శివ శంకర్, విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ విద్యార్థినికి అభినందనలు తెలిపారు.



ఎస్.వైష్ణవి

నెట్టింట్లో బాల్యం

(5వ పేజీ తరువాయి)

ఏడిస్తే అదే.. సంతోషంలో ఉన్నా అదే.. ఆటలు ఆడేది అందులోనే.. పాటలు పాడేది, డాన్సులు చేసేది దాంతోనే.. ఏడ్చినా అదే.. మారం చేసినా అదే.. ఒకప్పుడు హోం వర్క్ అయిపోయిందంటే ఆడుకోవడానికి అనుమతిచ్చే పేరెంట్స్.. ఇప్పుడు ఫోన్ ఇస్తా హోం వర్క్ పూర్తి చేయవా? అంటూ బుజ్జగించాల్సిన పరిస్థితికి వచ్చారు. పిల్లలకు క్రమంగా ఫోన్ అలవాటు చేసి, ఫోన్ అధికంగా చూస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఫోన్ వల్ల కలిగే నష్టాలు, అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవడం వల్ల కలిగే లాభాలను వారికి అర్థమయ్యేలా వివరించకపోవడం వల్ల బాల్యం మొత్తం నెట్టింట్లో గడిచిపోతుంది. కొందరు పేరెంట్స్ అయితే 'ఫోన్ ఎంత బాగా ఆపరేట్ చేస్తాడో తెలుసా? మా వాడికి సెల్‌ఫోన్‌లో ఆప్షన్లు అన్నీ తెలుసు.. ఏదడిగినా నిమిషాల్లో చేస్తాడు' అని గొప్పలు చెప్పుకోవడం కొసమెరుపుగా చెప్పవచ్చు.

అధిక వినియోగంతో ముప్పే..

సెల్‌ఫోన్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల తలనొప్పి, మైగ్రేయిన్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ వంటి సమస్యలతో పాటు కంటిచూపు మందగిస్తుంది. పిల్లలు శ్రద్ధగా వినే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఫలితంగా చదువుపై దృష్టి పెట్టక.. వెనుకబడే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు కూర్చుని ఉండటం, ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియకపోవడం వల్ల బరువు పెరిగి ఊబకాయులుగా మారుతారు. నిద్రలేమి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సెల్‌ఫోన్ గేమ్స్‌కు ఎక్కువగా అలవాటుపడి ఫిజికల్ యాక్టివిటీ తక్కువవుతోంది. క్రమంగా ఏం చేసినా అలసట వస్తుంది. చిన్న వయసులోనే రక్తపోటు సమస్యలు ఉత్పన్నమవుతాయి. విపరీతమైన ఒత్తిడి, అవసరమైన పోటీ భావన పెరిగి.. మానసికంగా అస్థిరతకు లోనవుతారు. డిజిటల్ సంబంధాలకు, కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యమిస్తూ సహజ మానవ సంబంధాలకు దూరమవుతారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

టీవీ, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఏమైనా సరే రెండు గంటలు దాటి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ 20 నిమిషాలకు ఓసారి 20 సెకన్ల విరామం ఇస్తూ 20 అడుగుల దూరం నుంచి చూడొచ్చు.. అదీ విద్యా సంబంధ విషయాలైతే మాత్రమే. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ జోలికి వెళ్లకపోవడం మంచిది. రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడనివ్వొద్దు. రాత్రి 8 గంటల తర్వాత నెట్, టెక్ ఫ్రీ జోన్‌గా ఇంటిని మార్చేయాలి. అవసరం ఉన్నా సరే మొబైల్ డేటాకు దూరంగా ఉండాలి. పిల్లలు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రుల పరిశీలన కచ్చితంగా అవసరం. చిన్నారులు సోషల్ ఖాతాలు సృష్టించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుందో వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి.

ఫోనే ప్రపంచమైంది..



నేడు పిల్లల చేతిలో ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఫోన్‌తో మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంది. సెల్‌ఫోనే ప్రపంచమైంది. మా పిల్లలు తరగతుల కోసమని ఫోన్ తీసుకుంటారు. ఆ తర్వాత వారికి నచ్చిన వీడియోలు చూస్తుంటారు. అది గమనించి ఫోన్ తీసుకుంటాం. ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని చెబుతాం. కానీ ఫోన్ ఇవ్వకుంటే మారం చేస్తారు. సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులకు ఏదైనా ప్రత్యామ్నాయం కావాలి.

- ఎస్ రవి, పేరెంట్, అచ్చంపేట

లేచినప్పటి నుంచే..



నాకు ఇద్దరు బాబులు.. ఒకరు ఆరో తరగతి.. మరొకరు ఒకటో తరగతి చదువుతున్నారు. పిల్లలకు ఫోన్ బాగా అలవాటైంది. ఉదయం లేస్తేనే ఫోన్ పట్టుకుని వీడియోలు, రీల్స్ చూస్తారు.. గేమ్స్ ఆడతారు. అలాగే స్కూల్ నుంచి రాగానే మళ్లీ ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మొబైల్ పట్టుకుని ఉంటారు. ఏదైనా కొప్పడితే ఏడుస్తారు? ఫోన్ ఇవ్వకుంటే అలుగుతరు. ఫోన్‌తో ఇబ్బంది పెరిగింది.

- ఎం. రేణుక, బొంకూరు, ఉండవల్లి

మెదడుపై తీవ్ర ప్రభావం



ఫోన్ చూడటానికి అలవాటు పడే పిల్లలకు మెదడుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటటుంది. చదువులో రాణించడం మందగిస్తుంది. ఇతర పిల్లలతో ఆడుకోవడం తగ్గుతుంది. సోషల్ మూమెంట్ కూడా తగ్గిపోయి కళ్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. మాటలు రాని పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తే మాటలు వచ్చే దశ ఆలస్యమవుతుంది. ఆటిజం వచ్చి.. చురుకుదనం తగ్గుతుంది. ఇతరులతో ఆడుకోరు. ఐ టూ ఐ కాంటాక్ట్ తగ్గిపోవడం, చుట్టుపక్కల జరిగేది వారి మైకంలో ఉండకకోపవడం జరుగుతాయి. ఈ లక్షణాలను త్వరగా గుర్తిస్తే చికిత్స ఇవ్వగలం. లేదంటే కష్టమవుతుంది. ఫోన్ అలవాటుపడ్డ పిల్లలను తల్లిదండ్రులు కథలు వంటి కొత్తకొత్త విషయాలను బోధించాలి. లేదంటే ప్రమాదమే.

- ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమోహన్, చిన్నపిల్లల వైద్యనిపుణులు, జీజీహెచ్, వనపర్తి

సెల్‌ఫోన్‌తో కంటి సమస్యలు



ప్రస్తుతం చిన్న వయసులో ఉన్నవారే ఎక్కువగా సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. దీనివల్ల కంటి సమస్యలు తీవ్రంగా వస్తాయి. మొబైల్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి వల్ల కంటిపై ఒత్తిడి పడుతుంది. కళ్లు పొడిబారుతాయి. దృష్టి మందగిస్తుంది. తలనొప్పి కూడా తీవ్రంగా వస్తుంది. నిద్రలేమికి గురవుతారు. మెదడు సామర్థ్యం మందగిస్తుంది. బయట ఆటలు ఆడటానికి ఎక్కువగా ఇష్టపడరు.. సెల్‌ఫోన్ గేములపై శ్రద్ధ చూపుతారు. సెల్‌ఫోన్‌లో వచ్చే అశ్లీల కంటెంట్‌ను చూసి విద్యార్థులు చెడిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఎదుగుదల కూడా లోపిస్తుంది. ఏం తినకపోవడం, ఎక్కువగా తినడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

- డాక్టర్ మహేష్, కంటి వైద్య నిపుణులు, జీజీహెచ్ గద్వాల

తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం



పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్ అలవాటు చేస్తున్నారు. తినకపోయినా, చదవకపోయినా ఫోన్లు ఇస్తున్నారు. దీంతో వారికి అది అలవాటుగా మారుతోంది. దాంతో ఏకాగ్రత తగ్గిపోతుంది. చదువుపై ఆసక్తి ఉండదు. మొండిగా ప్రవర్తిస్తారు. బెదిరిస్తారు. చచ్చిపోతా అని కూడా బెదిరిస్తారు. ప్రస్తుతం వస్తున్న కేసులు 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అందువలన తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ అవసరం. ఫోన్ 15 నుంచి 30 నిముషాలు మాత్రమే ఇవ్వాలి. అది కూడా వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. చదువులో మంచి మార్కులు వస్తే ప్రోత్సహించాలి. ఏదైనా బహుమతి ఇవ్వడం, పుస్తకాలు కొనివ్వడం, దుస్తులు కొనివ్వడం చేయాలి. వారిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా గమనించాలి. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపేలా చూస్తే ఫోన్‌పై మనసు మళ్లించకుండా చేయవచ్చు.

- డాక్టర్ అనిల్‌రాజ్, మానసిక వ్యాధి నిపుణుడు

నవ్య

కుటుంబ కదంబం

గురువారం
14 ఆగస్టు 2025






"విదేశీయుల పాలన నుంచి భారతదేశ విముక్తి లక్ష్యంగా సాగిన పోరాటాలు, ఉద్యమాలు, మహనీయుల త్యాగాల ఫలితం ఈనాడు మనమంతా అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు. తెలుగు నేల మీద సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం కలగలిసి... మానవీయ విలువలకు పట్టంకట్టిన అద్భుతమైన కాలం అది. ఆ మహత్తర ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు మాత్రమే కాదు, అందులో భాగస్వాములు... గుత్తా జవహరీబాయి, రావూరి మనోరమ, ఏటుకూరి కృష్ణమూర్తి. 'స్వరాజ్యం మా జన్మహక్కు..' అని నినదించి జైలుకు వెళ్లిన, ఆ ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'నవ్య' పలకరించింది.

ఆ త్యాగాలకు ఏదీ విలువ?

రహస్యంగా పత్రికలు బట్వాడా చేశా...

- ఏటుకూరి కృష్ణమూర్తి, 104 ఏళ్లు

"సామాజిక మార్పును కోరే కమ్యూనిస్టులే కలసి పని చేయలేకపోతున్నారు. ఇక సామాన్యులు ఐకమత్యంతో ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. గుంటూరు టౌన్ హైస్కూల్లో ఎస్ఎల్‌సీ చదువుతున్న రోజుల్లో 'క్విట్ ఇండియా' ఉద్యమానికి మద్దతుగా మేము నిరసన సభ నిర్వహించాం. కొందరు స్నేహితులం కలసి లాలాపేట పోలీస్ స్టేషన్‌మీద జాతీయ జెండా ఎగరేశాం. దాంతో పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలులో నిర్బంధించారు. మాకు సంఘీభావంగా స్థానికులు పెద్ద సంఖ్యలో పరామర్శకు వస్తుండడంతో... మమ్మల్ని బాపట్ల, మంగళగిరి... అలా రకరకాల ప్రదేశాలు తిప్పారు. మేము నాలుగు నెలలకు పైగా జైలు జీవితం గడిపాం. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి మనుమలు నాకు మంచి స్నేహితులు. వారి ఇంటికి తరచుగా వెళ్లేవాణ్ణి. మరోవైపు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు లాంటి నాయకులను కలిసేవాణ్ణి.



ఆర్మీలో తిరుగుబాటు...

మా బాబాయి ఏటుకూరి జోగిరాజు సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేనూ జాతీయోద్యమంలోకి వెళ్లాను. విజయవాడ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ 'స్వతంత్ర భారత్' పత్రిక ప్రచురించేది. ఆ పత్రికను గుంటూరులోని జాతీయోద్యమ నాయకులకు పంచే బాధ్యత నాది. అలా రహస్యంగా చాలాకాలం ఆ పత్రికల్ని బట్వాడా చేశాను. కొన్నాళ్లకు 'బ్రిటిష్ - ఇండియా ఆర్మీ'లో చేరాను. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాయల్ ఇండియన్ నేవీ సైనికులు తిరుగుబాటు ప్రారంభించారు. వారికి మద్దతుగా నేనూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మమ్మల్ని అరెస్టు చేసి, లాహోర్ జైల్‌లో కొన్నాళ్లు నిర్బంధించారు. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత మమ్మల్ని విడుదల చేశారు. ఆ వెంటనే ఆంధ్రా రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చేరాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నావంతుగా సహకారం అందించాను. ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. రోజూ దినపత్రికలే నా కాలక్షేపం."

అమ్మతో కలసి జైలుకెళ్లాను

- రావూరి మనోరమ, స్వాతంత్ర్య సమరయోధురాలు, 98 ఏళ్లు

"సొంత గొడవే కానీ స్వాతంత్ర్యోద్యమ విలువలు ఈనాడు పట్టినదెవరికి? ఆనాడు అంతా ఒక్కటై దేశంకోసం పోరాడాం. ఈనాడు ఎవరికి వారు గొప్పగా బతకాలని ప్రతిఒక్కరూ ఆరాటపడుతున్నారు. వ్యక్తిగత స్వార్థం పెరిగింది. మనం ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు తమకు పుట్టుకతోనే వచ్చినవేనన్నది ఈ తరం అభిప్రాయం. అవి ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించాయన్న కనీస స్పృహ, ఆలోచన నేటి యువతీ, యువకుల్లో లేకపోవడం బాధాకరం. ఉద్యోగరీత్యా ఎన్నో మంచి అవకాశాలను సునాయాసంగా వదిలి జాతీయోద్యమానికి అంకితమయ్యారు మా నాన్న గోపరాజు రామచంద్రరావు (గోరా). సమాంతరంగా ఆంధ్ర దేశంలో కుల నిర్మూలనోద్యమానికి నాయకత్వం వహించారు. నాస్తికోద్యమంలో ఆయనకు శిష్యుడైన రావూరి అర్జునరావుతో నాకు వివాహం జరిపించి గొప్ప ఆదర్శవాదిగా నిలిచారు. ఇప్పుడు ఆ నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ సమాజంలో పెద్దగా కనిపించడం లేదు.

క్విట్ ఇండియా పోరాటం...

ఒక్క స్వాతంత్ర్య పోరాటమే కాదు, సామాజిక మార్పు కోసం మా నాన్న తలపెట్టిన ప్రతి సంఘ సంస్కరణ ఉద్యమంలో అమ్మ సరస్వతీ గోరాతో పాటు మేమంతా పాల్గొన్నాం. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో విజయవాడలోని ఒకచోట అమ్మ, మా మేనత్త సామ్రాజ్యంతో పాటు నేను, మరి కొంతమంది మహిళలం సమావేశమయ్యాం. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ర్యాలీకి అలా కదిలామో లేదో... మమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సబ్ జైలులో కొన్ని రోజులు నిర్బంధించిన తర్వాత... మమ్మల్ని రాయవెల్లూరు జైలుకు తరలించారు. కారాగారం అనే మాటే గానీ... ఆట, పాటలతో చాలా సందడిగా ఉండేది. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మెలిగేవాళ్లు. జైలర్లు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూసేవారు. ఆ ఆరునెలల జైలు జీవితం మరచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది.

మహాత్ముడు నిర్ణయించిన ముహూర్తం...

అర్జునరావుతో నాకు వివాహం నిశ్చయించిన తర్వాత ఆ విషయాన్ని గాంధీగారికి మా నాన్న చెప్పారు. బులుసు సాంబమూర్తి గారి ద్వారా నా ఇష్టాయిష్టాలను తెలుసుకున్న తర్వాత... 'సేవాగ్రామ్‌లో తన చేత ు మీదుగా మా పెళ్లి జరిపిస్తానని మహాత్మా గాంధీ మాట ఇచ్చారు. అయితే... రెండేళ్లు ఆగమన్నారు. నాకు తూర్పుగోదావరి జిల్లాలోని కస్తూర్బా ఆశ్రమంలో జీవన నైపుణ్యాల శిక్షణ ఇప్పించాల్సిందిగా ఆదేశించారు. అర్జున్‌రావును తన వెంట వార్ధాకు తీసుకువెళ్ళారు. ఏడాది తర్వాత ఒక రోజు... 1948, మార్చి 13న మా వివాహానికి మహాత్మాగాంధీ ముహూర్తం ప్రకటించారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో... ఆ ఏడాది జనవరి 30న గాంధీ హత్యకు గురయ్యారు. బాపూజీ లేకపోయినా, ఆయన నిర్ణయించిన ముహూర్తానికి సేవాగ్రామ్‌లోని కస్తూర్బా కుటీరం దగ్గర ఆనాటి దేశ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ లాంటి మహనీయుల సమక్షంలో.. అర్జునరావు, నేను నూలుదండలు మార్చుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం. అతిథులకు వేపిన వేరుశెనగపప్పు, బెల్లం పంచారు.

లోక్‌నాయక్ పరామర్శ...

వివాహానంతరం కృష్ణాజిల్లా వానపాములలో కొన్నాళ్లు ఉన్నాం. ఆ సమయంలో నా యోగక్షేమాలు తెలుసుకోవడంకోసం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణగారు ఆ ఊరు వచ్చారు. గ్రామంలోని దళితవాడలో మేము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మెచ్చుకొన్నారు. తర్వాత 1960 నుంచి నలభై ఏళ్లకు పైగా గుడివాడలో 'అంబేద్కర్ హరిజన బాలికా వసతి గృహం' నడిపాం. వారందరికీ నేనే స్వయంగా వండి వడ్డిస్తే, అమ్మాయిల చదువు బాధ్యతను అర్జునరావు చూసుకున్నారు. అలా ఎంతో మంది నిరుపేద అమ్మాయిలకు తల్లిదండ్రులుగా మారి, చేతనైన సాయం అందించడానికి ప్రయత్నించాం. ఒంట్లో ఓపికున్నంత కాలం పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని, నాస్తికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాం. ఇప్పుడు మా పిల్లలు మిలావ్, చునావ్, సాదిక్, పవర్, అమ్మాయి సూయజ్ కలసి 'మార్పు' ట్రస్ట్ ద్వారా కొన్నిసామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదు

- గుత్తా జవహారి బాయి, 102 ఏళ్లు

"పెద్ద వయసు వల్ల కాలు బయట పెట్టలేకపోయినా, బయట ఏం జరుగుతోందో నాకు తెలుసు. టెలివిజన్‌లో ముఖ్యమైన వార్తలు ప్రతిరోజూ తప్పనిసరిగా చూస్తాను. నేటి రాజకీయాలు బాగోలేవు. అంతా స్వార్థం, అవినీతి, నిలకడలేనితనం. స్వాతంత్ర్యం వచ్చి 78ఏళ్లు అయినా... ఈ దేశంలో ఇంకా కూడు, గూడులేనివారు ఎంతోమంది ఉన్నారంటే, సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదనే కదా అర్థం! ఏమయ్యాయి ఆనాటి స్వాతంత్ర్యోద్యమ ఆశలు, ఆకాంక్షలు? జాతీయోద్యమంలో మా కుటుంబం మొత్తం పాల్గొని జైలుకు వెళ్లింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కారణంగా నా భర్త గుత్తా సుబ్రహ్మణ్యం సోదరులు రామానుజయ్య, రాఘవయ్య, చలమయ్య, మా ఆడపడుచు రాజారత్నం, నా పెద్ద తోటి కోడలు సుందరమ్మ... వీరంతా జైలు శిక్ష అనుభవించారు. సుందరమ్మ అయితే విష జ్వరంతో బాధపడుతూ రాయవెల్లూరు జైలులోనే మరణించింది. 'బ్రిటిష్ ప్రభుత్వం నశించాలి', 'స్వాతంత్ర్యం కావాలి' అని రోడ్డుమీద నినాదాలు చేసినందుకు నన్నూ అరెస్టు చేసి, కొద్దిరోజులు జైల్లో ఉంచారు.

నేతాజీకి మా నాన్న స్నేహితుడు

నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు మా నాన్న గుంటూరు సుబ్బారావు మంచి స్నేహితుడు. కోల్‌కతా ఒరియంటల్ కాలేజీలో వారిద్దరికీ పరిచయం. వారిమధ్య చాలాకాలం ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. నేతాజీ స్ఫూర్తితో మా నాన్న కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. నాన్నకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సత్సంబంధాలున్నాయని తెలిసి పోలీసులు చాలారోజులు ఆయనను వెంటాడారు. అటు నా పుట్టింటివారు, ఇటు మెట్టినింటి వారు స్వాతంత్ర్యోద్యమంతో పాటు సంఘ సంస్కరణోద్యమంలోనూ భాగమయ్యారు. ఇప్పుడు ఆ విలువలను కొనసాగించడానికి యువత ముందుకు రావాలి. మహనీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి."

● **సాంత్వన్,** ఫొటోలు: హరిప్రేమ్

క్రైం కార్నర్

గన్యాగుల వద్ద స్కూల్ బస్సు బోల్తా

- 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడి 20 మంది విద్యార్థులకు స్వల్పగాయాలైన ఘటన నాగర్‌కర్నూల్ మండలం గన్యాగుల గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. పెద్దకొత్తపల్లి మండలం ఆల్‌సెయింట్స్ స్కూల్‌కు చెందిన బస్సు గన్యాగుల నుంచి పెద్దకొత్తపల్లికి విద్యార్థులను తీసుకొచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. గన్యాగుల సమీపంలో బస్సు డ్రైవర్ ఓ బైక్‌ను తప్పించబోగా బస్సు అదుపు తప్పి వరి చేనులోకి దూసుకెళ్లింది. అక్కడ నాట్లు వేస్తున్న కూలీలు బోల్తా పడిన బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

జడ్చర్ల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ్‌రెడ్డి జడ్చర్ల కొత్త బస్టాండు సమీపంలోని రిడి వైన్స్ షాపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన రాత్రి దుకాణం మూసివేసిన తర్వాత, రూ. 1.44 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకొని, ద్విచక్రవాహనంపైపట్టణానికి బయలుదేరాడు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని వీరన్నపేటకు చెందిన మూలింటి బాలాజీ, మూలింటి రవితేజలు నక్కల బండ తండా వద్ద అరుణ్‌రెడ్డిని అడ్డగించారు. అతడి కళ్లల్లో కారం చల్లి క్యాష్‌బ్యాగ్ ఎత్తుకెళ్లారు. బుధవారం కొత్తతండా సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా వీరిద్దరూ అనుమానాస్పదంగా కన్పించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దారి దోపిడీకి పాల్పడింది తామేనని వారు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు అంతకుముందు జడ్చర్లలోని గగన లాడ్జిలో బస చేసి, వైన్స్ వద్ద రెక్కీ నిర్వహించారని చెప్పారు. క్యాషియర్ నగదు తీసుకెళ్లే సమయాన్ని గమనించారన్నారు. ఆ తర్వాత దోపిడీకి పాల్పడ్డారని వివరించారు. నిందితులు దోపిడీకి వినియోగించిన స్కూటీతో పాటు, బాలాజీ వద్ద రూ.47,500, రవితేజ వద్ద రూ25 వేలతో పాటు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐ కమలాకర్, కానిస్టేబుల్స్ ఉన్నారు.



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

పోలీస్ కస్టడీలో కానిస్టేబుల్ రాకేశ్

వనపర్తి రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా పరిధిలో ఓ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాకేశ్‌ను బుధవారం సీఐ కృష్ణ ఆధ్వర్యంలో కస్టడీలోకి తీసుకున్నారు. తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి ఒకే ఇంటిపై వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలో రాకేశ్‌ను వారం రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతితో రాకేశ్‌ను కస్టడీకి తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఓ మండల పోలీస్ స్టేషన్‌లో అతడిని విచారిస్తున్న సీఐ తెలిపారు.

ఆటో బోల్తా, యువకుడి మృతి

కొల్లాపూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండల పరిధిలోని నార్లాపూర్‌లో ఆటో బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన దాసరి రాజు (24) మంగళవారం రాత్రి స్నేహితుడు మల్లేశ్‌తో కలిసి ఆటోలో ఊరి సమీపంలోని చెంచుగూడేనికి బయలుదేరాడు. గూడెం సమీపంలోని మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటో నడుపుతున్న దాసరి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనపై మృతుడి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సీతాఫలాలా సేకరణకు టెండర్లు

- మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్‌కు రూ.8 లక్షలపైనే
- నవాబ్‌పేట టెండర్‌లో అధికారుల అత్యుత్సాహం.. తగ్గిన వేలం

మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అటవీశాఖ ఆధ్వర్యంలోని అటవీ భూములలో ఈ ఏడాది సీతాఫలాల సేకరణకు అటవీశాఖ అధికారులు వేలంపాట నిర్వహించారు. బుధవారం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటకు ఆయా మండలాలకు చెందిన వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్, నవాబ్‌పేట మండలాలకు సంబంధించిన వేలం పాట వేర్వేరుగా నిర్వహించారు. ముందుగా మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్ మండలాలకు సంబంధించిన వేలం పాట పోటాపోటీగా సాగింది. చివరకు మహమ్మదాబాద్ మండల వేలంపాట రూ.8.71 లక్షలకు ఆంజనేయులు దక్కించుకోగా, మహబూబ్‌నగర్ మండలానికి సంబంధించి రూ.8.61 లక్షలకు నాయక్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఇక చివరగా నవాబ్‌పేట వేలం పాటను ప్రారంభించారు. అదే రేంజ్‌లో పాడతారని భావిస్తున్న తరుణంలో వేలం పాట నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారి వ్యాపారులతో కుమ్మక్కై రూ. 3.20 లక్షలకే ముగించారు. మిగతా సభ్యులు వేలం పాడుతుండగానే వారికి లబ్ధి చేకూర్చాలని ఎక్కువ సమయం ఇవ్వకుండా టకీమని వేలం ముగించడంతో వేలం పాడుతున్న మిగతా వ్యాపారులు కంగుతినాల్సి వచ్చింది. మేము పాట పాడుతుండగానే మీరు వెంటవెంటనే మూడోసారి అని వేలం ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా వేలం ముగిసిందంటూ వెళ్లిపోవడం గమనార్హం.

గతేడాది ఇదే మండలానికి రూ.6 లక్షల వరకు టెండర్ పాడగా, ఇప్పుడు అందులో సగానికే అధికారులు ముగించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులపై రాజకీయ ఒత్తిడి కారణంగానే సదరు వ్యాపారులకు ప్రయోజనం చూకూరేలా వేలం తొందరగా ముగించారని తోటి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నవాబ్‌పేట మండలానికి తిరిగి వేలంపాట నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది కూడా సీతాఫలాల టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.




అటవీశాఖ కార్యాలయం వద్ద వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారులు

క్రెడిట్‌కార్డు పేరుతో మోసం

- బ్యాంకు ఖాతాల్లోంచి నగదు స్వాహా

గద్వాల క్రైం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : క్రెడిట్‌కార్డు అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లో నుంచి నగదు స్వాహా చేశారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన అన్సార్ అనే వ్యక్తికి మంగళవారం వాట్సాప్‌లో ఓ లింక్ రావడంతో క్లిక్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, మీకు క్రెడిట్‌కార్డు వచ్చిందని, ఖాతా నెంబర్ చెప్పాలని కోరాడు. అనుమానం వచ్చిన అతడు అందుకు నిరాకరించాడు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ రావడంతో మాట్లాడాడు. క్రెడిట్‌కార్డు అప్‌డేట్ కోసం పాన్‌కార్డ్ నంబర్ చెప్పాలని కోరాడు. దీంతో నమ్మిన అన్సార్ పాన్‌కార్డు నెంబర్ చెప్పాడు. దీంతో అతడి ఖాతాలో నుంచి మొదట రూ.3 వేలు, ఆ తర్వాత రూ.5 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అతడు తన ఖాతాలో మిగిలిన రూ. 47 వేలను వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. బుధవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఒంటెలపేటకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.40 వేలు స్వాహా చేయడంతో అతడు కూడా పోలీసులను ఆశ్రయించాడు.



క్రెడిట్‌కార్డు పేరుతో రూ. 8వేలు మాయమైనట్లు చూపిస్తున్న అన్సార్

కేజీబీవీ వర్కర్ల తొలగింపు

బల్మూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో మంగళవారం జరిగిన గొడవపై అధికారులు విచారణ చేపట్టారు. కారణమైన ముగ్గురు వర్కర్లను విధుల నుంచి తొలగించినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వర్కర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ వడ్డించే సమయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. సర్దుకుపోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి లలిత వారికి నచ్చచెప్పినా వారు వినలేదు. మద్యం మత్తులో ఉన్న వారు ఆమెతో గొడవకు దిగారు. ఈ విషయంపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో రాఘవులు, ఎస్ఐ రాజేందర్, ఎంఈవో విష్ణుమూర్తి బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

బేకరీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ

జడ్చర్ల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీ బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ దుకాణంలో కర్రిపఫ్‌లో పాముపిల్ల వచ్చిన సంఘటన ఫిర్యాదుతో బుధవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమ బృందం తనిఖీలు నిర్వహించారు. బేకరీలో పరిశుభ్రత పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గడువుతీరిన సామగ్రిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పాముపిల్ల వచ్చిన కర్రిపఫ్‌ల శ్యాంపిల్స్‌ను సేకరించి, ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. పరిశుభ్రత లోపించడం, గడువు తీరిన సామగ్రిని వినియోగిస్తుండడం, ఫుడ్‌లైసెన్స్ లేకుండానే బేకరీ నిర్వహిస్తుండడంతో నోటీసు జారీ చేశామని తెలిపారు. నోటీసు గడువు 7 రోజులు ఉంటుందని, ఆలోగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించకపోవడంపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బేకరీలో సామగ్రిని పరిశీలించారు. జిల్లా కేంద్రంతో పాటు పలు హోటల్స్‌ను తనిఖీలు చేపడ్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హోటల్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



జడ్చర్లలోని శ్రీలక్ష్మీ బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమ

అధ్యాపకుల ఎంపికకు 28 మంది



పీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పార్ట్‌టైం అధ్యాపకుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేష్‌బాబు, అధికారులు

పాలమూరు యూనివర్సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాలకు బుధవారం పీయూలోని పరిపాలన భవనంలో ఎంపికల ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎంపికలకు 32మంది దరఖాస్తులు చేసుకోగా, అందులో 28మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో పార్ట్‌టైం అధ్యాపకులుగా ఎంపికైనవారిని త్వరలోనే ప్రకటిస్తామని పీయూ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ తెలిపారు.

పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

జడ్చర్ల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపురం, కోడుపర్తి, నసరుల్లాబాద్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో మిరప, మొక్కజొన్న పంటలను బుధవారం పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మ, డాక్టర్ దివ్య, డాక్టర్ మాధురి, మహబూబ్‌నగర్ ఏరువాక కేంద్రం సమన్వయకర్త అర్చన పంటలను పరిశీలించారు. మిరపలో తామర పురుగు ఆశించే అవకాశం ఉందని, నివారణకు ఫెప్రోనిల్ 400 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఉధృతిని గుర్తించారు. నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రామాలను పిచికారి చేయాలని సూచించారు. కంది పంటలో మారుక మచ్చల పురుగును గమనించిన శాస్త్రవేత్తలు నివారణ చర్యలు చేపట్టేందుకు వేపనూనె 1500 పీపీఎం 1లీటరును ఎకరానికి వాడుకోవాలని సూచించారు. జడ్చర్ల మండలం వ్యవసాయశాఖ అధికారి గోపీనాథ్, ఏఈవో శేఖర్, రైతులు పాల్గొన్నారు.



జడ్చర్ల మండలంలోని గంగాపురం సమీపంలో పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

డీ 8 కాలువకు మరమ్మతులు చేపట్టండి

ఆత్మకూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రామన్‌పాడు రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఉన్న డీ 8 కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువ తెగిపోయే పరిస్థితి దాపురించిందని మేడపల్లి, దేవరపల్లి, తిప్పడంపల్లి, కత్తెపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవికాలంలో కాలువ మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు సంబంధిత ఇరిగేషన్ అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో కాలువలలో ముళ్లపొదలు, జమ్మూ, పూడిక పేరుకుపోవడంతో తెగిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు అంటున్నారు. దీనికి తోడు గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కాలువ ఎక్కి వరి చేలల్లోకి నీరు వెళ్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కాలువ తెగిపోయి పంట చేలు వరద దాటికి కొట్టుకుపోయిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేపట్టామని అంటున్నారు. అలాగే 72 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని ప్రజలు లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద మరింత వచ్చి కాలువ తెగిపోయే పరిస్థితి దాపురిస్తుంది అదే జరిగితే నాలుగు గ్రామాలను కలుపుకొని వందల ఎకరాలు నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇరిగేషన్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

ఇంటర్వ్యూ..

ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం

● ఎంపీవో రవికుమార్



గట్టు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని, వర్షాల నేపథ్యంలో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని ఎంపీవో రవికుమార్ అన్నారు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గ్రామాల్లో వర్షాలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ప్రస్తుతం వీధుల్లో వాననీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాము. ప్రతీరోజు మూడు గ్రామాలను విజిట్ చేస్తూ సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.

పారిశుధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయా?

గ్రామ కార్యదర్శులు గ్రామాల్లో శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తారు. డంపింగ్‌యార్డులు, తాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

తాగునీటి సరఫరాలో సమస్యలు పరిష్కరించారా?

గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. సమస్య తలెత్తినప్పుడు తెలిసిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నాము.

మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇస్తున్నారా?

మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం మంజూరు చేసినంత వరకు జీతాలు చెల్లించాం. నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మల్టీపర్పస్ వర్కర్లతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నాము.

న్యూస్ బాక్స్

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

అలంపూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఈనెల 16న గద్వాలలో తెలంగాణ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు ఘట్టన్న తెలిపారు. జిల్లాలోని మునిసిపల్ ఉద్యోగ, కార్మికులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. బుధవారం అలంపూర్ లోని మునిసిపల్ కార్యాలయం వద్ద పుర కార్మికులతో సమావేశమయ్యారు. కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏమ్మెలమ్మ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకె ఈదన్న పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ

రాజోలి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పచ్చర్లలో గుండెపోటుతో స్వామిదాస్ అనే రైతు మృతిచెందాడు. బుధవారం ఆయన కుటుంబాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. స్వామిదాస్ మంగళవారం పొలం పనులు చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.

విద్యారంగ సమస్యలు పట్టవా?

● పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా

వడ్డేపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న విద్యారంగం సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా అన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం శాంతినగర్ లోని బోధిని జూనియర్ కళాశాలలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసుతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్, క్రాంతికుమార్, తరుణ్, మహబూబ్, విష్ణు ఉన్నారు.

ఎమ్మెల్యేకు వినతి

గద్వాల న్యూటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమాచార హక్కుచట్టం సాధన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్‌గౌడు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాన్య ప్రజల సమ్యలను తీర్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు ఉన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

ఎర్రవల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మరో వ్యక్తితో జరిగిన ఘర్షణతో పరువు పోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండాపురం ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోరవెల్లికి చెందిన షేక్ హుస్సేన్(30) మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బోయ రమేశ్ బైక్‌పై ఎదురుగా వస్తుండగా ఢీకొనడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన షేక్‌హుసేన్ గ్రామ శివారుకు చేరుకొని పురుగులమందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె హుటాహుటిన అక్కడికి చేరుకొని అతడిని గద్వాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. భార్య నసీమాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎవరికీ పట్టని అవస్థల ప్రయాణం

- దుస్థితిలో గ్రామాల రోడ్లు
- నిత్యం గ్రామీణులకు తప్పని అవస్థలు
- 30 ఏళ్లుగా బాగుచేయని రోడ్లెన్నో..
- పేరుకే కొత్త రోడ్లు.. వేసిన కొన్నాళ్లకే గోతులు



చెన్నిపాడు వద్ద నాలుగేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కాజ్‌వే



పెద్దపెద్ద గోతులతో శాంతినగర్ నుంచి రామాపురం, చాగపురం, ఇటిక్యాల రోడ్డు



పూర్తిగా ధ్వంసమైన చెన్నిపాడు, మానవపాడు రోడ్డు

అలంపూరుచౌరస్తా, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ముప్పైఏళ్లుగా బాగు చేయని రోడ్లు కొన్నైతే.. మూడు నెలల క్రితం వేసిన రోడ్లు కూడా మరమ్మతులకు గురయ్యాయి. మరమ్మతుల కోసం నిధుల విడుదలకు జాప్యం జరుగుతూనే ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో పలుమార్లు టెండర్లు వేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడం, బిల్లుల మంజూరులో జాప్యం వల్ల నిర్మాణ మధ్యలోనే ఆగిపోయినవి మరికొన్ని రోడ్లు దయనీయ స్థితిలో దర్శనమిస్తున్నాయి. ఏడాది క్రితం ప్యాచ్ వర్క్‌ల కోసం నియోజకవర్గానికి రూ.కోటి కేటాయించినా నాసిరకం పనులతో కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే సరిపోయాయని ప్రజలు వాపోతున్నారు.

గజానికో గుంత.. సాగని ప్రయాణం

మానవపాడు నుంచి చెన్నిపాడు మీదుగా పోతులపాడు, అలంపూర్ చౌరస్తాకు వెళ్లే రోడ్డు సుమారు 30ఏళ్ల క్రితం బీటీ రోడ్డు వేశారు. ఏడేళ్లకే రోడ్డు మరమ్మతులకు గురైంది. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్యాచ్‌వర్కు నిమిత్తం వచ్చేనిధులతో కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా కంకర నింపేయడం, కాసులు వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. పోతులపాడు స్టేజీ నుంచి చెన్నిపాడు మీదుగా మానవపాడుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరం. కాగా ఈ రోడ్డులో అక్షరాలా 320 గుంతలున్నాయి. వందకుపైగా మోకాళ్లలోతు గుంతలున్నాయి. అలాగే రాజోలి నుంచి తుమ్మిళ్ల బీటీరోడ్డు పూర్తి అయిన కొన్నాళ్లకే దెబ్బతిన్నది. తుమ్మిళ్ల నుంచి పచ్చర్ల, మాన్‌దొడ్డి చిన్నధన్వాడ పెద్దధన్వాడ, చిన్నతాండ్రపాడు వరకు అగమ్యగోచరంగా మారింది. రాజోలి నుంచి వడ్డేపల్లి కంకర వేసి వదిలేశారు. ఇటిక్యాల నుంచి శాంతినగర్ వరకు 20 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వల్లూరు నుంచి కోయిల్‌దిన్నె, ఎర్రవల్లి నుంచి ప్రాగటూరు, 44వ జాతీయ రహదారి నుంచి వేముల, షాబాద, ఉదండాపూరం, ఎల్కూరు, మల్దకల్ వరకు 30 కిలోమీటర్ల మేర అధ్వానంగా ఉంది. ఇక ఇటిక్యాల మండలం శివనోంపల్లి నుంచి కిలోమీటర్ వరకు రోడ్డువేసి మధ్యలో వదిలేయగా, మొగుల్ రాయల్‌చేర్వు నుంచి పెద్దదిన్నె, షాబాద, చాగాపురం వరకు 10కిలోమీటర్ల మేర మట్టిరోడ్డే గతి. అయిజ నుంచి పులికల్ వరకు కంకరవేసి వదిలేయగా, అయిజ నుంచి సింధనూరు వరకు గోతులమయంగా ఉంది. అయిజ నుంచి వేణిసోంపురం పర్ధిపురం నుంచి జడదొడ్డి, గుడిదొడ్డి గ్రామాలకు మట్టిరోడ్డే గతి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వగ్రామంపై పుల్లూరు కలుగొట్ల మధ్య కంకర వేసి మరిచారు. వర్షాకాలం కావడంతో గోతులు పడ్డ రోడ్లపై నీరునిలిచి మడుగులను తలపిస్తున్నాయి.

కొత్త రోడ్లు.. కొన్నాళ్లకే గోతులు

గత సర్కారు నూతన బీటీ రోడ్లు మంజూరు చేసింది. అలంపూర్ నియోజకవర్గంలో 2022-23 ఏడాదిలోనే సుమారు 60కోట్లతో వివిధ గ్రామాల మధ్య బీటీ రోడ్లు నిర్మించారు. చంద్రశేఖర్‌నగర్ వయా గోకులపాడు మానవపాడు మధ్య మోకాళ్ల గోతులు పడి రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. కలుకుంట్ల, నారాయణపూరం, బోరవెల్లి, చందూరు, జల్లాపురం వెళ్లే రోడ్లు కూడా అలాగే ఉన్నాయి.

ప్రతిపాదనలు పంపాం..

గతంలోనే బీటీ రోడ్లకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. కానీ నేటికీ రాలేదు. పూర్తిగా దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్‌ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఆరునెలల క్రితం ప్యాచ్‌వర్క్‌ల కోసం రూ.కోటి నిధులు ఖర్చు చేశాం. ఎర్రవల్లి నుంచి ప్రాగటూరు వరకు రూ.32కోట్లకు, చెన్నిపాడు రోడ్డుకు రూ.4కోట్లకు టెండర్ వేసినా ఎవరూ రాలేదు.

- రాజేశ్వరి, ఏఈఈ, అలంపూరు

బస్సు లేదు.. ఆటో లేదు



మా ఊరు నుంచి ఇటు మండల కేంద్రానికి అటు అలంపూర్ చౌరస్తాకు వెళ్లాలంటే ఆటో రాదు. బస్సు రాదు. అలంపూర్ చౌరస్తా నుంచి మా ఊరు ఎనిమిది కిలోమీటర్లు. చేసేదిలేక నడిచివెళ్తున్నాము. ముప్పై ఏళ్ల క్రితం వేసిన రోడ్డుకు నేటివరకు మరమ్మతు లు చేయలేదు. ఇకనైనా మా ఊరికి బీటీ రోడ్డు మంజూరు చేయాలి.

- గుత్తి వెంకట్రాముడు చెన్నిపాడు

మత్తు పదార్థాల నియంత్రణకు కృషి

- ప్రతిజ్ఞ చేసిన ఎస్పీ, పోలీసు సిబ్బంది, డిగ్రీ కళాశాల విద్యార్థులు



మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్పీ, సిబ్బంది



విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా

గద్వాల న్యూటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తు పదార్థాల బారిన పడకుండా అధికారులు కృషి చేయాలని అదనపుకలెక్టర్ లక్ష్మీ నారాయణ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మిషన్ పరివర్తన మత్తు పదార్థాల వినియోగం, నిర్మూలన కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, ఆలోచనశక్తి సామర్థ్యాన్ని దెబ్బతీసి ఆరోగ్యం, ఆలోచనాశక్తి సామర్థ్యాన్ని, దెబ్బతీసే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని హెచ్చరించారు. మాదకద్యవ్యాల క్రయవిక్రయాలు గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకమంలో జిల్లా సంక్షేమాధికారి సునంద, జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ప్రియాంక, ఎల్డీఎం శ్రీనివాసరావు, డీపీఆర్‌వో ఆరీఫుద్దీన్, పౌరసంబంధాల శాఖ మేనేజర్ విమల తదితరులు ఉన్నారు.

ఐక్యంగా పోరాడుదాం : ఎస్పీ

గద్వాల క్రైం : మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్-2025లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం, దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్(ఎన్ఎంబీఏ)ను ప్రభుత్వం అమలు చేస్తుదన్నారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, కార్యాలయ ఏవో సతీష్, ఆర్ఐ వెంకటేష్, డీసీఆర్బీ ఎస్ఐ షుకూర్, సిబ్బంది ఉన్నారు.

యువత వ్యసనాలబారిన పడొద్దు

గద్వాల టౌన్ : భవిష్యత్ పురోగతిని సర్వనాశనం చేసే వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్‌బాషా సూచించారు. నశా ముక్త్ భారత్ అభియాన్ ఐదవ వార్షికోత్సవాన్ని బుధవారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థవంతంగా నిర్వహించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల చేత మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సురేందర్‌రెడ్డి, డాక్టర్ కె. సత్యన్న, డాక్టర్ సత్యమ్మ, జీటీ పద్మ, కే.భాస్కర్, మేడిచర్ల హరినాగ భూషణం ఉన్నారు.

సమాజ పురోగతిలో విద్యార్థుల పాత్ర కీలకం

● గద్వాలలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ



గద్వాల కోట ఆలయం నుంచి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ

గద్వాల టౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : సమాజ పురోగతిలో విద్యావంతులైన పౌరులుగా ఎదిగే విద్యార్థులు అత్యంత కీలక భాగస్వాములని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్‌పే తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని కోట ఆలయం నుంచి విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామాంజనేయులు, దేశంలోని ప్రతీ ఇంటిపై స్వాతంత్ర్య దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి అనేది ప్రధాని మోదీ ఆశయమన్నారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థులు ముందుకు రా వాలన్నారు. దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వాతంత్ర్య పోరాట చరిత్రపై అవగాహన పెం చుకోవడం ద్వారా విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో యువమోర్చా కన్వీనర్ పాండుపటేల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగ్బోటే రవి, కార్యక్రమ కన్వీనర్ సమత, మధుగౌడ్, చాంద్‌రావు, బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధి సాయికుమార్, ఏబీవీపీ నాయకులు సతీష్, గణేశ్ ఉన్నారు.

సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం

వడ్డేపల్లి : మునిసిపాలిటీ పరిధిలోని వడ్డేపల్లి, పైపాడుతో పాటు శాంతినగర్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ సీనియర్ నాయకుడు రాజగోపాల్ డిమాండ్ ఆరోపించారు. వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బోయ రామకృష్ణ ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి బుధవారం పార్టీ సీనియర్ నాయకుడు మునిసిపల్ కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించకపోతే మునిసిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయ వెంకటేశ్వర్లు, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి వేణుగోపాల్, బీజేవైఎం మండల అధ్యక్షుడు వెంకటేష్, జాల్లా ఓబీసీ మాజీ కార్యవర్గం సభ్యులు జగదీష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బీకే శ్రీను, మద్దూరు అశోక్, రంగస్వామి, రాఘవేంద్ర, అయ్యరాజు ఉన్నారు.

పట్టణాభివృద్ధిపై నిర్లక్ష్యం ఎందుకు?

అయిజ టౌన్ : అయిజ పట్టణ అభివృద్ధిపై ప్రజాప్రతినిదులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని గాజులపేట కాలనీలో ఇళ్ల ముందు ఆగిన వర్షపునీటిని పరిశీలించారు. నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీల్లో వాన నీరు నిలిచి మడుగులను తలపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల పట్టింపులేక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భగత్‌రెడ్డి, ప్రదీప్‌స్వామి, నాగరాజు, వెంకటేశ్, నర్సింహులు, రఘు పాల్గొన్నారు.

రాజకీయ సేవకు ప్రతిఫలం సస్పెన్షన్

- జోగుళాంబ అర్చకులపై వేటు
- ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
- ఈవో పురేందర్‌పై బదిలీ వేటు

అలంపూరుచౌరస్తా, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): రాజకీయ సేవలో తరించేందుకు వెళ్లిన ముగ్గురు అర్చకులపై వేటుపడింది. సహకరించిన ఈవోపై కుడా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది. శ్రీజోగుళాంబ ఆలయంలో పనిచేసే ప్రముఖ అర్చకులు విక్రాంత్‌శర్మ, వెంకటస్వామి, కృష్ణమూర్తి ఈనెల 6న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సోదరుడి కూతురికి బుగ్గన రాజేందర్ కుమారుడికి డోన్ పట్టణంలో జరిగిన వివాహంలో ఆశీర్వచనాలు అందిస్తూ కనిపించారు. నిబంధనల ప్రకారం ఆలయ అర్చకులు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరాదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా వెళ్లినందుకు వారికి ఇటీవల నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు బాధ్యుడిని చేస్తూ ఈవో పురేందర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. రాజకీయ సేవకు ప్రతిఫలమే ఈ చర్యలు అని భక్తులు భావిస్తున్నారు. పురేందర్ స్థానంలో గంగాపురం ఆలయ ఈవోగా ఉన్న దీప్తిని ఇక్కడకు బదిలీ చేశారు.

పిడుగుపాటుతో ఆవు మృతి

కేటీదొడ్డి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుతో ఆవు మృతి చెందింది. జోగుళాంబ గద్వాల జిల్లా, కేటీదొడ్డి మండలంలోని పాగుంట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన స్వామి మంగళవారం సాయంత్రం తన ఆవును పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ పిడుగు పడి ఆవు చనిపోయింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- రానున్న 72 గంటల పాటు వర్ష సూచన : కలెక్టర్

గద్వాల న్యూటౌన్, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): రానున్న 72 గంటలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షసూచన నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం, మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామన్నారు. అధికారులు, సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలన్నారు.

అవసరం మేరకు ఎరువులు అందించాలి



ఎర్రవల్లిలోని ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో ఎరువులను పరిశీలిస్తున్న కలెక్టర్ సంతోష్‌కుమార్

● ఎర్రవల్లిలో ఎరువుల దుకాణాలు తనిఖీ

ఎర్రవల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పంటలు సాగు చేస్తున్న రైతులకు వారి అవసరాల మేరకు ఎరువులను అందించాలని కలెక్టర్ సంతోష్‌కుమార్ చెప్పారు. బుధవారం ఎర్రవల్లిలోని బీకేఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. దుకాణంలో ధరల పట్టికను పరిశీలించి, డీలర్ల దగ్గర నిల్వలను తెలుసుకున్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా రైతులకు ఎరువుల విక్రయ పద్ధతిని పరిశీలించారు. ఈ పాస్‌లోని ఉన్న స్టాక్‌ను గోడౌన్‌లో ఉన్న నిల్వలను తనిఖీ చేశారు. అక్కడి నుంచి యాక్తపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఏవో సక్రియానాయక్, తహసీల్దార్ నరేష్ తదితరులు ఉన్నారు.

కృష్ణానది ప్రవాహన్ని పరిశీలించిన ఎస్పీ



బీచుపల్లి దగ్గర కృష్ణానది ప్రవాహన్ని పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

ఎర్రవల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద ప్రవహం పెరుగుతుందని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిని ఆయన పరిశీలించారు. ఎగువ నుంచి జూరాలు ప్రాజెక్టుకు వరద వస్తున్న తరుణంలో దిగువకు గేట్లను తెరిచి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, దీంతో కృష్ణానదికి మరింత వరద ప్రవహం పెరగొచ్చని పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండి వచ్చే భక్తులకు, పర్యాటకులకు హెచ్చరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షిస్తూ అందుబాటులో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో అలంపూర్ సీఐ రవిబాబు, ఇటిక్యాల ఎస్ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి అరుణ ఉన్నారు.

వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి

మానవపాడు : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పారుతున్నాయని, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మానవపాడు, అమరవాయి గ్రామాలకు వెళ్లేదారిలోని పెద్దవాగును ఆయన పరిశీలించారు. వాగును దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని చెప్పారు. నీటి ఉధృతి తగ్గేవరకు సంయమనంతో ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో శాంతినగర్ సీఐ టాటాబాబు, అలంపూర్ సీఐ రవి బాబు, మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ ఉన్నారు.

మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చాలి

● అదనపు కలెక్టర్ నర్సింగరావు

గద్వాల న్యూటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆర్థికాభివృద్ధి కోసం మహిళలను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించాలని చెప్పారు. ప్రతి మహిళను సంఘాల్లో చేర్చే బాధ్యత ఏపీఎంలు, సీసీలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, జీఎం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర్‌గౌడు, అడిషనల్ డి.ఆర్.డి.వో శ్రీనివాసులు, ఏపియం, సీసీలు తదితరులు ఉన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

● గద్వాల ఆర్డీవో అలివేలు

ఉండవల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని గద్వాల ఆర్డీవో అలివేలు అధికారులను ఆదే శించారు. అదేసమయంలో పాఠశాలలో మౌ లిక వసతుల కల్పనతో పాటు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. బుధవారం ఉండవల్లి మండల కేంద్రంలోని పలు శాఖల పనితీరును ఆర్డీవో ప్రత్యక్షంగా పరిశీలించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనులు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష చేశారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు లభిస్తున్న భోజన వసతులు, హాస్టల్‌ను,తరగతి గదులు, ఆర్‌వో ప్లాంట్ పని తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో వెంట ఉండవల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ నాగరాజు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

ఎట్టకేలకు ఎంజేపీలో మౌలిక వసతుల కల్పన

- 16 మరుగుదొడ్లు అందుబాటులోకి
- మెనూ ప్రకారం భోజనం

అలంపూరుచౌరస్తా, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): ఫ్లోరైడ్ నీరు తాగలేక, కాలకృత్యాలకు ఆరుబయటకు వెళ్లలేక రోడ్డెక్కిన ఎంజేపీ పాఠశాల విద్యార్థులకు న్యాయం లభించింది. మూడువారాల క్రితం చేసిన అందోళనకు దిగివచ్చిన కలెక్టర్ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన యుద్ధప్రాతిపదికన జరగాలని ఆదేశించారు. దీంతో యజమాని ప్రమేయం లేకుండా ప్రిన్సిపాల్ రామకృష్ణ చొరవ తీసుకుని దాతల సాయానికి తోడు సొంత ఖర్చు పెట్టి రిపేరు పేరిట మూసివేసిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. ఏడేళ్లుగా క్లీన్ చేయని సెప్టిక్‌ట్యాంకును క్లీన్ చేయించారు. ఆరుబయట స్నానాల కోసం రెండు భారీ కాంక్రిట్ ట్యాంకులు నిర్మించి వాటికి 24 కొళాయిలు ఏర్పాటు చేశారు. ప్లేట్లు కడుక్కునేందుకు మరో 20 కొళాయిలు నిర్మించారు. రోజు మినరల్‌వాటర్ తెప్పిస్తున్నారు. ఆర్వో మరమ్మతు చేయిస్తామని, మరో 20 మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రిన్సిపల్ ఆంధ్రజ్యోతితో అన్నారు.

విద్యుత్ గ్రీవెన్స్ డేలో 28 ఫిర్యాదులు

- ఫిర్యాదులు స్వీకరించిన సీజీఎం మెంబర్ ఫైనాన్స్ రామాంజినాయక్

గద్వాల అర్బన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీజీఎం మెంబర్ ఫైనాన్స్ రామాంజి నాయక్ తెలిపారు. సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గ్రీవెన్స్ డేలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని వివిధ సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ వినియోగంలో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకునేందుకు బుధవారం పట్టణంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఆవరణలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీజీఆర్ఎస్‌వో (ఇంటిపెండెంట్ మెంబర్) వెంకట్‌తో కలిసి పాల్గొన్న సీజీఎం, వినియోగదారుల నుంచి నేరుగా ఫిర్యాదు పత్రాలు అందుకున్నారు. సరఫరాలో ఎదురయ్యే అంతరాయం, హెచ్చుతగ్గులు, సరఫరా పునరుద్దరణ, మీటర్లు, బిల్లుల్లో సమస్యలు, కొత్త సర్వీసుల మంజూరులో జరుగుతున్న జాప్యం, యాజమాన్యం బదిలీ, టారిఫ్, కేటగిరీల మార్పు అంశాలకు సంబంధించి అధికారులకు 28 ఫిర్యాదులు అందాయి.

ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన సీజీఎం, సంబంధిత ఏఈలకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఏఈలకు, ఇతర అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ తిరుపతి రావు, ఏఈడీ రమేష్‌బాబు, పట్టణ, రూరల్ ఏఈలు శివకుమార్, శ్రీనివాస ధనుంజయ్, విద్యుత్ సిబ్బంది, లైన్‌మెన్‌లు, విద్యుత్ కాంట్రాక్టర్లు ఉన్నారు.